సాక్షి
చిత్తూరు
ఆదివారం ၊ 7 ၊ ఏప్రిల్ ၊ 2024



వైఎస్సార్‌సీపీ గూటికి...

టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. - IIలో



12 రోజుల్లో నోటిఫికేషన్

మరో 12 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అదే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. - IIలో

రంజాన్ వేళలు

	ఇఫ్తార్ ఆదివారం (సా)	సహర్ సోమవారం (ఉ)
చిత్తూరు	6.30	4.44
పుంగనూరు	6.32	4.48

న్యూస్‌రీల్

పకడ్బందీగా సమ్మేటివ్-2 పరీక్షల పర్యవేక్షణ



పరీక్షలను పర్యవేక్షిస్తున్న ఉమ్మడి పరీక్షల విభాగం సెక్రటరీ హేమారెడ్డి

చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 6న ప్రారంభమైన సమ్మేటివ్-2 పరీక్షలను విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఆయా మండలాల ఎంఈఓలు పరీక్షల తీరును పర్యవేక్షించారు. శనివారం ప్రారంభమైన సమ్మేటివ్-2 తెలుగు పరీక్షకు 1 నుంచి 5వ తరగతి వరకు నిర్వహించిన పరీక్షలకు 94,901 మందికి గాను 94,830 మంది, 6 నుంచి 9వ తరగతులకు నిర్వహించిన పరీక్షకు 89,296 మందికి గాను 89,235 మంది హాజరైనట్లు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం సెక్రటరీ హేమారెడ్డి వెల్లడించారు.

98.43 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ నెల 6వ తేదీ నాటికి 98.43 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది. జిల్లాలో 2,73,304 పింఛన్లకు గాను 2,69,019 పింఛన్లను పంపిణీ చేశారు. మిగిలిన 4,285 పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ పింఛన్ల పంపిణీలో శనివారం నాటికి చిత్తూరు జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది.

జేఈఈ మెయిన్స్ పరీక్షకు 10 మంది గైర్హాజరు

చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో శనివారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆ పరీక్షల సిటీ కో-ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని పూతలపట్టు వద్ద ఉన్న వేము ఇంజినీరింగ్ కళాశాలలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడవ రోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. రెండు షిఫ్టుల్లో నిర్వహించిన పరీక్షకు 171 మంది విద్యార్థులకు గాను 161 మంది హాజరయ్యారని వెల్లడించారు.

నిత్యం పర్యవేక్షించాలి



మానిటరింగ్ సెల్‌లో పరిశీలన చేస్తున్న డీఆర్‌ఓ పుల్లయ్య

చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఎన్నికల మానిటరింగ్ సెల్‌లో విధులు నిర్వహిస్తున్న అన్ని బృందాలు నిత్యం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని డీఆర్‌ఓ పుల్లయ్య అన్నారు. ఆయన శనివారం కలెక్టరేట్‌లోని జిల్లా ఎన్నికల మానిటరింగ్ సెల్‌ను తనిఖీ చేశారు. ప్రతి విభాగానికి వెళ్లి ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులకు నియమించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల విధులు బాధ్యతతో నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.



వచ్చారు.. వెళ్లారు!

నైతిక విలువలు ఉండవు.. కేవలం స్వార్థ ప్రయోజనాలే ఉంటాయి. ఒక పార్టీ అనే నియమం ఉండదు.. పదవి కోసం ఎన్నిసార్లు అయినా కండువాలు మార్చేస్తారు. ఎప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వెంటనే వారి పంచన చేరిపోతారు. తమ అవసరాలు పూర్తికాగానే మరొకరి నీడలోకి వెళ్లిపోతారు. అక్రమ సంపాదనే వారి లక్ష్యం.. ఆస్తులను కాపాడుకునేందుకు ఎంతకైనా దిగజారిపోతారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి మేకవన్నె పులులు యథేచ్ఛగా గోడలు దూకేస్తున్నాయి. ఇన్నేళ్లు తమను మోసి.. భరించిన తల్లిలాంటి వైఎస్సార్‌సీపీని దొంగ దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. గతంలో టీడీపీతో అంటకాగినవారే అధికంగా తిరిగి పచ్చ కండువా కప్పుకుంటున్నారు. మరికొందరు గ్లాస్ పార్టీలోకి వెళ్లి ప్రజాసేవ ముసుగులో దోపిడీ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇలాంటి నయవంచక నేతల వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటుతో బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు.

- సొంత ప్రయోజనాలే అజెండా
- ఎమ్మెల్యేలు ఆదిమూలం, ఆరణి శ్రీనివాసులు, మరి కొందరు మాజీలు
- 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి
- ఐదేళ్లు పదవులు అనుభవించి తిరిగి సొంత గూటిలోకి
- అక్రమ సంపాదనలకు అలవాటు పడిన వారే అధికం

సాక్షి, తిరుపతి : పదవులు కోసం కొందరు.. అక్రమ ఆస్తులకు కాపాడుకునేందుకు మరి కొందరు.. అధికారం అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించుకోవాలని ఇంకొందరు పార్టీలు మారుతున్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరుతున్న వారంతా గతంలో చంద్రబాబు అనుచరులే. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సైతం తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చిన వారే. 2001లో నారాయణవనం నుంచి టీడీపీ తరుపున జెడ్పీటీసీ స్థానానికి బరిలో దిగారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో సత్యవేడు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో చంద్రబాబు మొండిచేయి చూపడంతో వైఎస్సార్‌సీపీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 2019లో మళ్లీ ఆదిమూలానికే టికెట్ ఇచ్చి గెలిపించారు. ఆదిమూలం లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారంటే కేవలం వైఎస్ జగన్ ప్రభంజనమే కారణం అని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రజలకు సేవ చేయడంలో ఎమ్మెల్యేగా ఆదిమూలం విఫలమయ్యారు. జనంలోనూ, వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అయినప్పటికీ వైఎస్ జగన్ ఆయనకు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆసక్తి చూపని ఆదిమూలం.. వెంటనే తల్లిలాంటి వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేసి నారా లోకేష్‌ని కలిశారు. వైఎస్సార్‌సీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా.. చంద్రబాబు సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలాన్ని ప్రకటించారు.

పదవులు.. ఆర్థిక లావాదేవీల కోసమే..!

చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మొదట టీడీపీ మండల నాయకుడు. 1995లో యాదమరి జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేశారు, తర్వాత టీడీపీలో చిత్తూరు అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించి భంగపడ్డారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలో చేరి చిత్తూరులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2012లో తిరిగి టీడీపీలో చేరి 2014లో చిత్తూరు టికెట్ ఆశించారు. టికెట్ ఇవ్వకపోవడంతో వెంటనే వైఎస్సార్‌సీపీలో చేరి 2014లో బరిలో దిగి ఓడిపోయారు. అయినప్పటికీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో టికెట్ ఇచ్చి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యే అయ్యాక చిత్తూరు ప్రజలను గాలికి వదిలేసి అపఖ్యాతి మూటగట్టుకున్నారు. అవినీతి అక్రమాల పాల్పడ్డారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో టికెట్ ఇచ్చినా ఓటమి ఖాయమని తేలడంతో అభ్యర్థిని మార్చాలని వైఎస్సార్‌సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయినా ఆరణి శ్రీనివాసులకి పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినా.. జనసేన కండువా కప్పుకుని తిరుపతి అభ్యర్థిగా బరిలోకి దిగారు.

మాజీలదీ అదేదారి!

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు మొద ట టీడీపీ నాయకుడు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరుడు. ఎమ్మెల్యే కావాలనే ఆశతో నాడు కాంగ్రెస్‌లో చేరి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో 2004న శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 2009లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. 2019 ఎన్నికల కొద్ది రోజుల ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పదవి కోసం ఆరాటపడ్డారు. పదవి రాకపోవటంతో తిరిగి సొంత గూటికి చేరిపోయారు.

బాబు జమానాలో అవినీతికి అలవాటు పడిన నేతలు

చంద్రబాబు హయాంలో అవినీతి అక్రమాలకు అలవాటు పడిన నేతలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే అందులోకి వెళ్లిపోతుంటారు. అలాంటి ఘనులు చాలా మంది 2019 తర్వాత అధికార వైఎస్సార్‌సీపీలోకి క్యూ కట్టారు. వద్దన్నా ఎమ్మెల్యే లేదా ఎంపీ, ఆయా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీలో చేరిపోయారు. తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వి అమ్మి సొమ్ముచేసుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించుకుని రికార్డులు తారుమారు చేశారు. ఇలాంటి పాత పచ్చ నేతలు ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికి చేరుకుంటున్నారు. అలాంటి వారిలో నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నేతలే అధికంగా ఉన్నారు. శ్రీకాళహస్తి నియోజక వర్గ పరిధిలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు జెడ్పీటీసీ సభ్యులతో పాటు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, మరి కొందరు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తిరిగి టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ మాజీ కౌన్సిలర్ సుప్రజ 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తాను అధికారపార్టీ నాయకురాలిని అని చెప్పుకుంటూ మున్సిపల్ స్థలాన్ని లీజుకు తీసుకుని పక్కా భవనాలు నిర్మించి అద్దెకు ఇచ్చేసింది. అద్దె రూపంలో నెలనెలా రూ.1.50 లక్షలు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా గూడూరు నియోజక వర్గ పరిధిలోని జెడ్పీటీసీ సభ్యుడు, మరో ముగ్గురు ఎంపీటీసీ సభ్యయలు, సర్పంచ్‌లు, నాయుడుపేటకు చెందిన రాజశేఖరరెడ్డి, కట్టా వెంకరమణారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే కుప్పం, పలమనేరు, గంగాధరనెల్లూరు, చిత్తూరు, నగరి, చంద్రగిరి, తిరుపతికి చెందిన క్లాస్ వన్ కాంట్రాక్టర్, మరి కొందరు చోటా మోటా నాయకులు ఇన్నేళ్లు వైఎస్సార్‌సీపీ పంచన బతికి ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి చేరిపోయారు. తిరుపతికి చెందిన అన్నా రామచంద్రయాదవ్, రామకృష్ణ, మల్లీశ్వరి మొదట నుంచి టీడీపీలో ఉన్న వారే. ఓట్లు లేకపోయినా సామాజిక వర్గం పేరు చెప్పి ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి వెళ్లిపోవడం వారికి సర్వసాధారణం.


చెప్పింది చేయడమే జగన్ నైజం

- మాటల గారడి చేయడమే చంద్రబాబు తత్వం
- సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులాంటివి
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి



సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పక్కన ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

పుంగనూరు: ఎన్నికల్లో చెప్పింది చేయడమే జగన్ నైజమని, నవరత్నాలను అర్హులైన పేదలందరికీ అందించి ఆదర్శ పాలన కొనసాగించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని ఏతూరు, బండ్లపల్లి, కుమ్మరనత్తం పంచాయతీల్లో శనివారం సిద్ధం ఎన్నికల ప్రచార సభలను ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుతో కలిసి సాయంత్రం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మహిళలకు అభివాదం చేస్తూ పర్యటించారు. చిన్న పిల్లలతో, మహిళలతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ప్రజలను ఓట్లు అడిగే అర్హత 100 శాతం హామీలను నెరవేర్చిన ఒక్క వైఎస్సార్‌సీపీకే ఉందని చెప్పారు. చంద్రబాబు లాగా గారడీ విద్యలతో ప్రజలను మోసగించడం జగన్‌కు అలవాటు లేదన్నారు. నవరత్న పథకాలను పార్టీలకు, కులమతాలకతీతంగా పేదలకు అందించామన్నారు. సచివాలయం, ఆర్‌బీకే, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నిర్మించి గ్రామాల్లో పరిపాలన వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేశారని వివరించారు. గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి, వారి ద్వారా సంక్షేమ పథకాలు అందించినట్లు వివరించారు. సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు వచ్చి అందించే కార్యక్రమం దేశ చరిత్రలో ఎక్కడా అమలు చేయలేదన్నారు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారని కొనియాడారు. ఇలాంటి పథకాలను అమలు చేసేందుకు బయట రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు మన రాష్ట్రంలో పర్యటించి అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసుకుని వెళ్లారని తెలిపారు. ఇలాంటి గొప్ప పరిపాలన అందిస్తున్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో లేకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతుందని తెలిపారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని రెండోసారి ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, పార్టీ మండల కన్వీనర్ కొత్తపల్లి చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



పుంగనూరు మండలం ఈడిగపల్లెలో సిద్ధం సభకు హాజరైన జనం

29నుంచి సమ్మర్ హాబీ క్యాంప్



శ్రీనివాస నెహ్రూ, ప్రాజెక్టు కోఆర్డినేటర్

తిరుపతి(అలిపిరి): తిరుపతి సైన్స్ సెంటర్‌లో ఈనెల 29 నుంచి జూన్ 8వ తేదీ వరకు 'సమ్మర్ హాబీ క్యాంప్' నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని.. సమ్మర్ క్యాంప్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్సు, ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రానమీ, రోబోటిక్స్ సబ్జెక్టులు ఉంటాయని పేర్కొన్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు ఈ క్యాంపు తరగతులను సద్వినియోగం చేసుకోవచ్చని.. సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని.. పూర్తి వివరాలకు 0877-2286202, 7989694681ను సంప్రదించాలని కోరారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 16 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 59,621 మంది స్వామివారిని దర్శించుకోగాయ 28,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.45 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా.. టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

జగన్ పాలన.. సంక్షేమానికి చిరునామా



ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మితో కలిసి మాట్లాడుతున్న నారాయణస్వామి

వెదురుకుప్పం : రాష్ట్రంలో జగనన్న పాలన సంక్షేమానికి చిరునామాలా ఉందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. మండలంలోని పచ్చికాపల్లం గ్రామ సచివాలయ పరిధిలో శనివారం ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్, బీజేపీ పెత్తందారులకు మద్దతుగా కూటమిగా ఏర్పడి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్నను ఓడించాలన్న దురుద్దేశంతో ఎన్నికలకు వస్తున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలన సంక్షేమానికి చిరునామా అయితే చంద్రబాబు పాలన అవినీతికి, అక్రమాలకు చిరునామా అని అన్నారు. జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇప్పుడు ధైర్యంగా ఎన్నికలకు వస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై భువనేశ్వరి, షర్మిలమ్మ, సునీత గగ్గోలు పెడుతున్నారని అసలు ఆయన మృతి చెందినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారో తెలుసానని ప్రశ్నించారు. సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ డిమాండ్ చేసినప్పుడు వీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజల వద్దకే పాలన అందించాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి నిర్మాణాలతో ప్రజలకు మేలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే మళ్లీ ఫ్యాను గుర్తుకు ఓటేసి జగనన్నను సీఎంగా ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిని ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

ఐదేళ్లలోనే అద్భుతాలు సృష్టించిన జగనన్న

- ఎన్నికల ప్రచారంలో మంత్రి ఆర్కే రోజా



మహిళలను ఓట్లు అభ్యర్థిస్తున్న మంత్రి రోజా

పుత్తూరు: ప్రజారంజక పాలన అందిస్తున్న, ఐదేళ్లలో అద్భుతాలు చేసిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా పట్టం కడదామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం పుత్తూరు మున్సిపాలిటీ 12వ వార్డు చిన్నబ్బనాయుడు కండ్రిగ, ముత్తరాశికండ్రిగ గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కలిగిన కరపత్రాలను అందజేసి ఓట్లు అభ్యర్థించారు. ఆమె మాట్లాడుతూ జగనన్న తన ఐదేళ్ల పాలనలోనే అద్భుతాలు సృష్టించారని చెప్పారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, మరింత అభివృద్ధి జరగాలన్నా మరోసారి జగనన్నకు సీఎంగా అవకాశం ఇవ్వాలని, అందుకు సిద్ధమా అన్ని ప్రశ్నించారు. పలువురు మహిళలు మేమూ సిద్ధం అంటూ ముక్తకంఠంతో సమాధానం ఇచ్చారు. ఇలా గ్రామాలకు గ్రామాలు ఒక్కతాటిపై నిలబడి అభివృద్ధిని, సంక్షేమాన్ని మంరింత సాధించుకోవాలని పిలుపునిచ్చారు. గత చంద్రబాబు పాలనలో సంక్షేమం ఊసే లేదని, అభివృద్ధి అటకెక్కిందని అన్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన దాఖలాలు లేవని, అయితే జగనన్న 99 శాతం హామీలను నెరవేర్చి సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. ఇలా చరిత్ర సృష్టించడానికి జగనన్న తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థే ప్రధాన కారణంగా తెలియజేశారు. అవినీతికి తావు లేకుండా వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు ఇంటి గుమ్మం వద్దకే వస్తున్నాయని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా లక్షల్లో లబ్ధి చేకూరుతోందని చెప్పారు. మహాత్మా గాంధీజీ కన్న కలలను సాకారం చేస్తున్న ఘనత మన జగనన్నకే దక్కిందన్నారు. ఇలాంటి సీఎం మనకు రావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని అభివర్ణించారు. ఫ్యాను గుర్తుకే ఓటేసి నగరి నుంచి తనను ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బాలాజీ, మున్సిపల్ చైర్మన్ హరి, వైస్ చైర్మన్లు డి.శంకర్, డి.జయప్రకాష్, పార్టీ నాయకులు ఏకాంబరం, మనోహర్‌రెడ్డి, కడియాలనాయుడు, ప్రసాద్, మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



క్లుప్తంగా

చెరువులో పడి వ్యక్తి మృతి


మంజునాథ్ మృతదేహం

గుడుపల్లె: మండలంలోని ఓయస్ కొత్తూరు గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు, బెంగళూరుకు సమీపంలోని వల్తూరు గ్రామానికి చెందిన మంజునాథ్(38) తన స్నేహితులతో కలిసి తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని ఓయస్ కొత్తూరు గ్రామానికి వచ్చారు. సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా కల్లు దుకాణాలు ఉన్నాయి. తన స్నేహితులతో కలిసి కల్లు తాగి సేద తీర్చుకునేందుకు సమీపంలోని పెద్ద చెరువుకు స్నేహితులతో కలిసి వెళ్లారు. అయితే స్నేహితులు మాత్రం చెరువు గట్టుపైకి వచ్చారు. మంజునాథ్ మాత్రం చెరువులో లోతట్టు ప్రాంతానికి వెళ్లి మునిగిపోయాడు. స్నేహితులు కేకలు పెట్టడంతో అక్కడున్న స్థానికులు గుడుపల్లె పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చెరువులోని మంజునాథ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఆస్పత్రికి తరలించారు.

గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్

వి.కోట: ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి ఎస్ఈబీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ లింగప్ప కథనం మేరకు మండలంలోని చింతమాకులపల్లి పంచాయతీ పసలమంద గ్రామానికి చెందిన సంపత్ (45) ఇంటి వద్దే గంజాయి మొక్కలను సాగు చేస్తున్నాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పసలమంద గ్రామానికి చేరుకుని సంపత్ ఇంటి వద్ద గంజాయి మొక్కలు పరిశీలించి, ఎస్ఈబీ వారికి సమాచారాన్ని తెలియజేశారు. దీంతో ఎస్ఈబీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


శ్రీనాథ్‌రెడ్డి (ఫైల్)

పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లి పెట్రోల్ బంకు వద్ద పలమనేరు–కుప్పం రహదారిపై రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు, బైరెడ్డిపల్లె మండలం మోట్లపల్లెకి చెందిన నాగిరెడ్డి మనవడు శ్రీనాథ్ రెడ్డి(20) బైక్‌పై వస్తూ కొలమాసనపల్లి వద్ద క్రాస్ చేస్తుండగా కుప్పం వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొంది. దీంతో అతని తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో 12 రోజుల్లో నోటిఫికేషన్

- జారీ అయిన రోజు నుంచే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ
- పోటీలో నిలిచే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాల్సిందే
- పకడ్బందీ కసరత్తు చేస్తున్న జిల్లా ఎన్నికల అధికారులు



చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ మేరకు 12 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. గత నెల 16వ తేదీన షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి పకడ్బందీగా కసరత్తు నిర్వహిస్తున్నారు. కసరత్తును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పకడ్బందీగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులకు సూచనలిస్తున్నారు. నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచే ఎన్నికల ప్రధాన ఘట్టం మొదలుకానుంది. నోటిఫికేషన్ జారీకి 12 రోజులు సమయం ఉండడంతో కసరత్తు వేగవంతం చేశారు.

18 నుంచే నామినేషన్ ప్రక్రియ

జిల్లాలోని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు, మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18 నుంచే ప్రారంభం కానుంది. చిత్తూరు పార్లమెంట్ స్థానానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ ఆర్‌ఓగా కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో, చిత్తూరు అసెంబ్లీ ఆర్‌ఓగా ఉన్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కలెక్టరేట్‌లోని జేసీ సమావేశ మందిరంలో నామినేషన్‌లు స్వీకరించనున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా ఆర్‌ఓలు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్‌లు స్వీకరిస్తారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నియమావళిని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఉండాల్సిన అర్హతలపై ఎన్నికల కమిషన్ దిశా నిర్దేశం చేసింది. అలాగే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సువిధ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

నామినేషన్ దాఖలు

- నామినేషన్‌ను సువిధ యాప్ ద్వారా దాఖలు చేసిన తర్వాత హార్డ్ కాపీలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసే క్రమంలో చాంబర్‌లోకి అభ్యర్థితోపాటు ఐదుగురు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు.
- అభ్యర్థులు తమ బి–ఫారమ్, ఎ–ఫారమ్ ఒరిజినల్ అందించాలి. వీటిని నామినేషన్ గడువు ముగిసే రోజు మధ్యాహ్నం మూడు గంటల్లోపు అందజేయవచ్చు.

అందుబాటులో అఫిడవిట్

- అభ్యర్థులకు సంబంధించిన అఫిడవిట్‌ను అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచుతారు. ప్రజలు కోరితే వాటిని ఉచితంగానే అందజేస్తారు. ఆన్‌లైన్‌లోనూ ఇవి అందుబాటులో ఉంటాయి.
- ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఆ రోజు వచ్చిన నామినేషన్లపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తారు.
- నామినేషన్లను, అఫిడవిట్లను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనూ, నోటీసు బోర్డులోనూ ప్రజల పరిశీలనకు ఉంచుతారు.
- నామినేషన్ దాఖలు పారదర్శకంగా ఉండేందుకు ప్రక్రియను సంపూర్ణంగా వీడియో తీయిస్తారు.

- అభ్యర్థులు రెండు (ఒకటి స్టాంప్ సైజ్, మరొకటి పాస్‌పోర్ట్ సైజ్) ఫొటోలను నామినేషన్‌తో పాటు అందజేయాలి. అభ్యర్థి తన ఓటరు కార్డు, బలపరిచే వారి గుర్తింపు పత్రాలు ఇవ్వాలి.
- ఓ అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు.
- నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ తప్పనిసరిగా చేయాలి. ప్రతిజ్ఞ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి.
- ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి తన సంతకం ఉండే విధానాన్ని విధిగా తెలియజేయాలి. అదే విధంగా బ్యాలెట్ యూనిట్‌లో తన పేరును ఎలా ముద్రించాలో వివరించి చెప్పాలి.
- అభ్యర్థి చెల్లించిన ధరావతుకు సంబంధించి రసీదుతో పాటు, ఎన్నికల ఖర్చును నమోదు చేసేందుకు నిర్ణీత నమూనాలో ఉన్న రిజిస్టర్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి తీసుకోవాలి.
- ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే, వాటిని మూడు దినపత్రికల్లో ప్రకటన ద్వారా బహిర్గతం చేయాలి. అందుకు అయ్యే ఖర్చుల లెక్క చూపాలి.

పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు ఇవే

- ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తప్పనిసరిగా భారత దేశ పౌరుడు అయి ఉండాలి. నామినేషన్ దాఖలు చేసే రోజుకు 25ఏళ్లు పూర్తయి ఉండాలి.
- రాష్ట్రంలో ఏదైనా ఓ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
- పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులైతే నలుగురు, స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులను 10 మంది ఓటర్లు బలపర్చాలి. బలపరిచే వారు అదే నియోజకవర్గానికి చెందిన ఓటర్లు అయి ఉండాలి.
- ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సాధారణ కేటగిరీ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలి.
- ఎంపీగా పోటీ చేసేందుకు సాధారణ కేటగిరీ అభ్యర్థులు రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్ చెల్లించాలి.
- నామినేషన్ దాఖలు చేయడానికి 48 గంటలకు ముందు అభ్యర్థులు తప్పనిసరిగా తమ పేరిట ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా తెరవాలి. ఆ ఖాతా ద్వారానే తమ ఎన్నికల ప్రచారానికి, ఇతర అవసరాలకు వెచ్చించిన సొమ్ముకు సంబంధించి లావాదేవీలు నిర్వహించాలి. ఖాతా పుస్తకం ప్రతిని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి.
- ఫారం–2 బీలో నామినేషన్ పత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది.
- నామినేషన దాఖలు చేసే సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటరీతో కూడిన అఫిడవిట్ సమర్పించాలి. అందులో అభ్యర్థి, అతని కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తుల వివరాలను చూపించాలి. అదే విధంగా కేసుల వివరాలను, క్రైం నెంబర్‌తో సహా పొందుపరచాలి.
- అఫిడవిట్‌లోని అన్ని ఖాళీలను తప్పనిసరిగా పూరించి సమగ్ర వివరాలను నమోదు చేయాలి.
- ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేయాలి. రాజీనామాను ఆమోదించినట్లుగా ప్రభుత్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని నామినేషన్‌తోపాటు దాఖలు చేయాలి.
- అభ్యర్థులు ఇంటి, నీటి పన్ను, విద్యుత్ చార్జీ బిల్లు బకాయిలు లేనట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి.

- ఎన్నికల నామినేషన్ కేంద్రంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు తమ సందేహాలను ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చు.
- అన్ని పత్రాలను సువిధ అప్లికేషన్ (యాప్) ద్వారానే అందజేయాలి. ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలు, వాహనాలు, ఇతర వాటికి ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటేనే అనుమతి ఇస్తారు.

చోరీ సొత్తు స్వాధీనం: ముగ్గురి అరెస్టు

బంగారుపాళెం: చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి సొత్తు స్వాధీనం చేసుకునట్లు సీఐ లక్ష్మయ్య తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల ఒకటో తేదీ రాత్రి మండలంలోని తిమ్మోజుపల్లె క్రాస్ సమీపంలో ఆపి ఉన్న లారీలో నిద్రిస్తున్న డ్రైవర్, క్లీనర్‌ను ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి వారి వద్ద రూ.4 వేల నగదు, ఒక మొబైల్ అపహరించారు. అదే రోజు ఇంద్రానగర్‌లో ఓ దాబా వద్ద లారీలో డ్రైవర్‌ను బెదిరించి ఒక సెల్‌ఫోన్‌ను అపహరించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మండలంలోని కేజీ సత్రం వద్ద కేసుకు సంబంధించి చిత్తూరు పట్టణం మూడవ గేటుకు చెందిన చంద్రు(19), గంగాధరనెల్లూరు మండలం కాశీపల్లెకు చెందిన గోపినాథన్(21), చిత్తూరు జెండామాను వీధికి చెందిన దినకర్(20)ను అరెస్టు చేసి వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్లు, రూ.4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు.

యువకుడి అదృశ్యం

పలమనేరు: మండలంలోని నూనేవారిపల్లెకు చెందిన చంద్రశేఖర్ (19) రెండ్రోజులుగా కనిపించడం లేదని తండ్రి రంగప్ప శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానసిక స్థితి సరిగ్గాలేని తమ కుమారుడు శుక్రవారం పట్టణానికి వచ్చి ఆపై ఇంటికి రాలేదని తెలిపాడు. రెండ్రోజులుగా గాలించినా ఆచూకీ దొరక్క పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ గూటికి 30 మంది టీడీపీ నాయకులు


కొండసముద్రంలో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు

పుంగనూరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీకి చెందిన 30 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. మండలంలో శనివారం రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధం ఎన్నికల ప్రచారాన్ని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుతో కలసి నిర్వహించారు. లక్కుంట గ్రామంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో 17 మంది పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు కృష్ణారెడ్డి, గంగిరెడ్డి, మురళి, ప్రతాప్, శ్రీనివాసులు, మంజునాథ్, చెన్నకృష్ణ, కృష్ణ, పవన్, బాబు ప్రసాద్, మునిరెడ్డి, దివాకర్, శంకర, కె.కృష్ణప్ప, వల్లి, ఆర్.శ్రీనివాసులు, చిన్నగంగిరెడ్డి ఉన్నారు. కురవూరు గ్రామంలో సర్పంచ్ సురేంద్రరెడ్డి, వెంకట్రమణ ఆధ్వర్యంలో ఐదుగురు పార్టీలో చేరారు. కొండసముద్రంలో ఏడుగురు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కొత్తపల్లి చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


లక్కుంటలో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ కార్యకర్తలు

థామస్ మత మార్పిడిపై హైకోర్టులో పిటిషన్


గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్

చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్ క్రైస్తవ మతం స్వీకరించారనేందుకు అవసరమైన తగిన ఆధారాలు సేకరించారు. క్రైస్తవమతం స్వీకరించిన ఆయనకు గంగాధరనెల్లూరు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని జై హిందుస్థాన్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అక్కిలిగుంట మధు గత నెల 28న హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం హైకోర్టులో ఆ కేసు కొనసాగుతోంది. జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న థామస్ మత మార్పిడి వ్యవహారం గత కొద్ది నెలలుగా విమర్శలకు తావిస్తోంది. మునస్వామి థామస్‌గా మారినప్పటికీ తాను క్రిస్టియన్ కాదు హిందువునే అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. థామస్ 12వ ఏటలోనే బాప్టిజం తీసుకున్నట్లు ఆయన తల్లి రాణి ఇటీవల ఒక వీడియోలో సైతం వెల్లడించారు. ఇంతలోనే వడింగాడు మునస్వామి క్రైస్తవ మతం స్వీకరించి వి.ఎం.థామస్‌గా పేరు మార్చుకున్నట్లు గెజిట్ బయటకొచ్చింది. ఆయన 2011 జూన్ 10న మతము, పేరు మార్చుకున్నట్లు 2012 అక్టోబర్ 17న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన గెజిట్ నెంబర్ 41లో పేర్కొంది. అదే గెజిట్‌లో ఆయన చెన్నైలో జన్మించినట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన మతం మార్పిడి పట్ల విమర్శలు తలెత్తడంతో జాగ్రత్తపడి 2024 ఫిబ్రవరి 23న వీఎం థామస్ పేరును వడింగాడు మునస్వామి థామస్ గా పిలవవచ్చని మళ్లీ గెజిట్‌లో మార్చుకున్నారు. ఫిబ్రవరిలో తెచ్చుకున్న గెజిట్‌లో పేరు మాత్రమే మార్చుకున్నానని, మతం మార్చుకోలేదంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మరో గెజిట్ తీసుకురావడం వివాదాలకు తావిస్తోంది. థామస్ తప్పుడు విద్యార్హతలు చూపి వైద్యునిగా చలామణి అవుతున్నారని, ఒక హత్యా ప్రయత్నం కేసులో సైతం నిందితుడిగా ఉన్నట్లు సతీష్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం థామస్ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.